సాక్షి వికారాబాద్

బుధవారం ; 19 ; ఫిబ్రవరి ; 2025



మా భూములు లాక్కోవద్దు

సాగుచేసుకుంటున్న భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవద్దని కుల్కచర్ల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8లో▸



సర్వేలు జోరు..

గ్రామాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పరేషాన్‌లో ఉన్నారు. వరుస సర్వేలతో పని భారం పెరిగింది. 8లో▸



ప్రణాళికతో ప్రగతి

వ్యవసాయ సేవలతో పాటు వాణిజ్యపరమైన నిర్ణయాలతో నావంద్గీ సొసైటీ పటిష్ట స్థితికి చేరుకుంది. 9లో▸

న్యూస్‌రీల్

నాబార్డు నిధుల కరదీపిక ఆవిష్కరణ



పీఎల్‌పీని ఆవిష్కరిస్తున్న అడిషనల్ కలెక్టర్ సుధీర్ తదితరులు

అనంతగిరి: నాబార్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్(పీఎల్‌పీ) కరదీపికను అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆవిష్కరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రాధాన్యతారంగానికి రూ.7432.51 కోట్లుగా ఆర్థిక అంచనా వేసిందని చెప్పారు. బ్యాంకులు చురుగ్గా రుణాలు అందజేసి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం అకిల్‌పున్నా, ఎల్‌డీయం యాదగిరి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకయ్య, ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలతో మమేకమవ్వాలి

ఎస్పీ నారాయణరెడ్డి



మాట్లాడుతున్న ఎస్పీ నారాయణరెడ్డి

అనంతగిరి: ప్రజలతో మమేకమై పనిచేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదయిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి ఫైల్స్ పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఫైల్స్ పెండింగ్ పెట్టొద్దన్నారు. ప్రతీ పోలీస్ అధికారి ఫంక్షనల్ వర్టికల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కన్విక్షన్ శాతాన్ని పెంచాలని చెప్పారు. పీఎస్‌ల వారీగా ప్రతీ శనివారం సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్‌పై నిర్లక్ష్యం చూపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హనుమంతరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం

అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు యాదయ్య



నూతన కమిటీతో యాదయ్య

కుల్కచర్ల: యాదవులు హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండలం పుర్సంపల్లిలో యాదవ సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కర్ణాకర్, ఉపాధ్యక్షులుగా రమేశ్, సత్తయ్య, కమిటీ సభ్యులుగా నరేష్, శ్రీనివాసులు, వెంకట్రాములు, రాజేష్, శేఖర్, కృష్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా మండల కమిటీలను బలోపేతం చేస్తామన్నారు.

నందనవనం హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సరూర్‌నగర్ మండలం నందనవనం మండల ప్రజా పరిషత్ పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రజితపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్కూల్ ఆవరణలో మాజీ కార్పొరేటర్, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటినందుకు గానూ ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీజీసీఎస్ – 1964 ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని అన్నారు. ఈ మేరకు ఒక రాజకీయ నాయకుడి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు.

‘నక్ష’.. శాశ్వత రక్ష

- ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలకు భద్రత
- ప్రతీ స్థలానికి యూనిక్ నంబర్
- అణువణువూ డిజిటల్ రూపంలో నిక్షిప్తం
- పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ మున్సిపాలిటీ



కొడంగల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 152 మున్సిపాలిటీల్లో పైలెట్ ప్రాజెక్టుగా నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకు రాష్ట్రంలోని పది మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కావడంతో తొలిదశలో కొడంగల్‌ను ఎంపిక చేశారు. మంగళవారం కొడంగల్‌లో నక్ష పైలెట్ ప్రాజెక్టు సర్వేను జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సుధీర్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సభ్యుడు సుధీర్ గోలి, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ సమీరుద్దీన్, డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉమా మహేశ్వర్ రావు, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొని సర్వేను అధికారికంగా ప్రారంభించారు.

మూడు పద్ధతుల్లో ఏరియల్ సర్వే

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇళ్లు భవనాలు ఇతర నిర్మాణాల పూర్తి వివరాలను జియో స్పేషియల్ సాంకేతికతతో సేకరిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రతీ స్థలంలోని అణువణువు డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేయనున్నట్లు చెప్పారు. ఇండ్లు భవనాల విస్తీర్ణం, ఎత్తు, సర్వే నంబర్, యజమాని పేరు, ఇతర వివరాలతో ప్రాపర్టీ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. పక్కాగా రెవెన్యూ రికార్డులు, ఆస్తి పన్ను నిర్ణయం, వసూళ్లలో పారదర్శకత ఉంటుందన్నారు. ఇళ్లు, స్థలాల వివాదాలకు పరిష్కారం చూపనున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో అభివృద్ధి ప్రణాళికలకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. హెలికాప్టర్ ఏరియల్ సర్వే సిబ్బంది మాట్లాడుతూ.. మూడు పద్ధతుల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, చిన్న పాటి విమానాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చి సర్వే చేయడానికి అనుమతి ఉందన్నారు. కొడంగల్‌లో హెలికాప్టర్ ద్వారా సర్వే చేయనున్నట్లు చెప్పారు. గాలిలో ఎగురుతూ హెలీకాప్టర్ ద్వారా ఫొటోలు తీస్తామని వివరించారు. ప్రతి ఫొటోకు ఐడెంటిటీ నంబర్ ఉంటుందని.. ఈ సర్వేలో భూమిపైన ఉన్న నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్ ద్వారా అందుతాయని చెప్పారు. సర్వే నంబర్, ఇంటి నంబర్, విస్తీర్ణం, యజమాని పేరు తదితర వివరాలతో ఫొటోలు వస్తాయన్నారు. ఈ సమాచారం మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంబంధిత స్థలాల వద్దకు వెళ్లి విచారణ జరిపిస్తారని, తదనంతరం యజమానికి ప్రాపర్టీ కార్డు వస్తుందన్నారు. రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించేందుకు ఇళ్ల స్థలాల వివాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేకు ఆదేశించిందని వివరించారు. అనంతరం సర్వే సిబ్బంది మున్సిపల్ పరిధిలో సర్వే చేయడానికి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.



అధికారులతో మాట్లాడుతున్న కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి

లక్ష్య సాధనకు | పదింతల శ్రద్ధ

- ఎస్సెస్సీలో మెరుగైన ఫలితాల సాధనకు సమష్టి కృషి
- విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
- ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యాస దీపికలు
- అల్పాహారానికి నిధుల మంజూరు
- ‘సాక్షి’తో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి



డీఈఓ రేణుకాదేవి

వికారాబాద్: గతానికి భిన్నంగా మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టీం వర్క్ చేస్తున్నాం.. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు నేర్చుకున్నది జంకు లేకుండా పరీక్షల్లో రాసేందుకు సంసిద్ధులను చేస్తున్నామని డీఈఓ రేణుక అన్నారు. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ చేస్తున్న కసరత్తు.. ఇందుకు తీసుకుంటున్న చర్యలను ఆమె ‘సాక్షి’కి వివరించారు.

నవంబర్ నుంచే ప్రత్యేక తరగతులు

మూడేళ్ల క్రితం వరకు జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. గడిచిన రెండేళ్లుగా ఆశించిన ఫలితాలు రాకపోవడం ఒకింత బాధాకరం. ప్రస్తుతం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నవంబర్ మొదటి వారం నుంచే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ఇప్పటికే కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 12,901 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనుండగా ఇందులో 10,074 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. 2,827 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.

రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు

ఈ ఏడాది సైతం గతేడాది మాదిరిగానే విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. ఒంటిపూట బడుల సమయంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రతీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు సులువుగా నేర్చుకునేందుకు ఈ ఏడాది ప్రభుత్వం అభ్యాసన దీపికలు అందజేసింది. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ సిద్ధం చేస్తున్నాం ఒక రోజు పరీక్ష నిర్వహించి మరుసటి రోజు రాసిన సమాధానాలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు డిస్కషన్‌కు ప్లాన్ చేస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా గ్రూపులుగా విభజించి బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం.

వేకప్ కాల్స్ చేస్తున్నాం

విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ఉదయం 5గంటల లోపు ఫోన్స్ చేసి నిద్రలేపుతున్నాం. వారి తల్లిదండ్రులతో మాట్లాడేలా ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాం. పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఏర్పాటు చేయిస్తున్నాం. పిల్లల విషయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం స్లో లెర్నర్స్, ఇర్రెగ్యులర్స్ ఉంటే ఉపాధ్యాయులు వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. హెచ్‌ఎంలు, ఎంఈఓలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా జీహెచ్‌ఎం పోస్టులు ఖాళీలు లేకపోవడం సానుకూలాంశ. ఒక్కో హెచ్‌ఎం ఐదారు స్కూళ్లు మాత్రమే పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించాం. సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం.

నీటి ఎద్దడికి అడ్డుకట్ట



వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్, సబ్-కలెక్టర్, ట్రెయినీ కలెక్టర్, జిల్లా అధికారులు

- ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం
- సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సుధీర్

అనంతగిరి: వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. తాగు, సాగు నీరు, నిర్మాణరంగానికి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా, రైతు భరోసా, యాసంగికి సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. తాగు, సాగుకు నీటి సరఫరాకు సరైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నామని వివరించారు. అర్హులకు రైతు భరోసా అందేలా చూస్తున్నామన్నారు. రేషన్ కార్డులకు ప్రజా పాలన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి వెంటనే అర్హులకు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తాండూరు సబ్-కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్‌ఈఏ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి మోహన్‌బాబు, విద్యుత్ ఎస్‌ఈ లీలావతి, మిషన్ భగీరథ ఈఈ చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలు ఉన్నతంగా రాణించాలి



బేటీ బచావో- బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలు

కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆశాలత

తాండూరు రూరల్: ఆడపిల్లలు సైతం అన్నిరంగాల్లో రాణించాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆశాలత అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జినుగుర్తి గేట్ వద్ద ఉన్న కేజీబీవీ హాస్టల్లో ‘బేటీ బచావో– బేటీ పడావో’దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. పైలెట్లుగా, నౌకాదళాల్లోనూ ఉద్యోగాలు సాధిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. అనంతరం పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ కేజీబీవీ జట్లు కబడ్డీ, ఖోఖో పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో యాలాల ప్రథమ స్థానం సాధించగా, పెద్దేముల్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో మహిళ సాధికారిత కేంద్ర అధికారులు వరలక్ష్మి, రాందాస్, ప్రత్యేకాధికారులు రాజేశ్వరి, మంగమ్మ, పీడీలు అనంతయ్య, బుగ్గప్ప, రాము, పీఈటీ వసుంధర, గోపిక, రజిత, శ్రీలత, బాలమణి, నందు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ జోష్

- రైతు దీక్షకు తరలివచ్చిన జనం
- ఆమనగల్లులో కేటీఆర్ భారీ ర్యాలీ
- విజయవంతమైన కార్యక్రమం
- పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం



ర్యాలీలో అభివాదం చేస్తున్న కేటీఆర్

ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు దీక్ష సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ చౌరస్తా నుంచి దీక్ష శిబిరం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేదికపైకి చేరుకోగానే సీఎం.. సీఎం అంటూ నినాదాలు హోరెత్తాయి. దీక్షలో అరగంటపాటు మాట్లాడిన ఆయన తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు.

సమస్యలు పట్టించుకోవడం లేదు

పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు తప్పితే రాష్ట్ర సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతే పాలమూరు జిల్లాకు సాగునీరు అందిందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గంప వెంకటేశ్, దశరథ్‌నాయక్, పత్యానాయక్, జీఎల్‌ఎన్‌రెడ్డి, ఎద్మ సత్యం, నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, నిర్మల శ్రీశైలంగౌడ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కళాప్రదర్శనలు

బీఆర్‌ఎస్ ర్యాలీలో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డప్పు, డోలు కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. వేదిక వద్ద కళాకారుల ఆటపాటలు హోరెత్తించాయి. కేటీఆర్‌కు అభిమానులు నాగలి, సేవాలాల్ చిత్రపటాలను బహూకరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని మంగళవారం మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాజీ మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజ్, మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో స్నేహలత, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలి పంతునాయక్‌లు కేటీఆర్‌ను ఘనంగా సన్మానించారు.



కళాకారుల ప్రదర్శన



ఒగ్గుడోలు ప్రదర్శన

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి



విద్యార్థులతో మంత్రి పొన్నం ప్రభాకర్

హయత్‌నగర్: విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని ఎంచుకుని, సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని, ఇందుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేఎల్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్‌స్పిరేషన్ అండ్ ఇగ్నేషన్ కార్యక్రమంలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మునుగనూరులోని మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నవారేనని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రపంచ మేధావులుగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ అవసరమని గ్రహించిన ప్రభుత్వం ఇటీవలే మెస్ చార్జీలు పెంచిందని తెలిపారు. కేఎల్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యాలయాలను నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు ముద్ద గోని రామ్మోహన్‌గౌడ్, జేఆర్‌పీ గురుకుల విద్యాలయాల సెక్రెటరీ సైదులు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి, పాఠశాల ప్రిన్సిపాల్ జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

విధులు బహిష్కరించిన న్యాయవాదులు



నిరసన వ్యక్తం చేస్తున్న బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు

కొడంగల్ రూరల్: అడ్వకేట్ సవరణ బిల్లు–2025కు వ్యతిరేకంగా కొడంగల్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని అన్ని జిల్లా కోర్టుల బార్ అసోసియేషన్‌ల కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ క్రమంలో సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి భాగ్యలత, న్యాయవాదులు ఆనంద్, కరుణాకర్‌రెడ్డి, రాములు, బస్వరాజు, మురళీమోహన్ నామాజీ, వెంకటయ్య, కె.రాములు, కృష్ణయ్య, రమేష్, భానుప్రసాద్, మొహిద్, నరేందర్‌సింగ్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్‌ను సవరించండి

సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్



నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నాయకులు

అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్‌ను సవరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పలు వామపక్ష పార్టీల నేతలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే పూర్తిగా పెత్తందారులకు వత్తాసు పలికేలా ఉందని మండిపడ్డారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను గాలికొదిలేసిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకురాలు గీత, నాయకులు రామకృష్ణ, చంద్రయ్య, సతీష్, సుదర్శన్, నవీన్, యాదయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు



గాయపడిన ఆంజనేయులు

కుల్కచర్ల: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామానికి చెందిన ఆంజనేయులు చౌడాపూర్ గ్రామంలో వీరాపూర్ వెంకటయ్య ఇంట్లో మంగళవారం పెయింటింగ్ వేస్తున్నారు. ఈ క్రమంలో 33కేవీ లైన్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించగా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది వినోద్, నర్సింలు అతడికి ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్సకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సర్వేల జోరు.. పని బేజారు!

'గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు' అని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఊరి పాలనావ్యవస్థను చక్కబెట్టడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం. ప్రస్తుతం తమకు సర్వేల పేరిట పనిభారం అధికమయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- పంచాయతీ కార్యదర్శులపై పెరిగిన పని భారం
- నిధుల లేక గ్రామపాలన అస్తవ్యస్తం
- చిన్న పనులకు అప్పులు చేయాల్సిన దుస్థితి



దుద్యాల గ్రామ పంచాయతీ భవనం

కొడంగల్: గ్రామాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు పరేషాన్‌లో ఉన్నారు. వరుస సర్వేలతో పని భారం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో చిన్న చిన్న పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేయాలంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో పని భారంతో సతమతం అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పనిభారం తగ్గక పోగా మరింత పెరిగిందని వాపోతున్నారు.

పెరిగిన పనిభారం

పనులు ఏవైనా గత ప్రభుత్వ హయాంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తప్పలేదు. కాంగ్రెస్ సర్కారులోనూ తిప్పలు తప్పడం లేదు. ఓ వైపు సర్పంచులు లేక అన్ని పనులు వారి నెత్తినే పడుతున్నాయి. మరో వైపు ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏడాదిగా వరుస సర్వేలు.. గ్రామ పంచాయతీ పనులు.. డాటా ఎంట్రీలతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. సర్పంచులు లేక ప్రభుత్వం నుంచి నిధులు రాక జీతం డబ్బుల నుంచి పంచాయతీలకు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు.

వరుస సర్వేలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి నిర్ధారణ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత వాటిని ఆన్‌లైన్ చేయించారు. వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రోరల్, గ్రామ పంచాయతీ వార్డు మ్యాపింగ్ చేపట్టారు. అది పూర్తి కాకమునుపే కులగణన సర్వేను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అన్ని పనులను కార్యదర్శులే దగ్గర ఉండి చూసుకున్నారు. కులగణన పూర్తి అయిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వేను చేపట్టారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా పొరపాటు జరిగితే పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు తిరకాసు పెట్టారు. గ్రామాల్లో రెవెన్యూ విభాగంగా గతంలో పని చేసిన వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థ లేకపోవడంతో కార్యదర్శులపై పని భారం పెరిగింది.

విడుదల కాని నిధులు

గ్రామాల్లో గతేడాది జనవరితో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే గ్రామాలకు రెగ్యులర్‌గా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో చేయాల్సిన చిన్నపాటి పనులకు కూడా డబ్బులు లేకపోవడంతో కార్యదర్శులకు భారంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

గ్రామాలకు వెళ్లాలంటే జంకు

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 565 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారని అధికారిక వర్గాల సమాచారం. ఇందులో 75 శాతం మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉండగా 25 శాతం మంది సీనియర్ అధికారులున్నారు. గ్రామాల్లో నిత్యం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు ఇతర అత్యవసర పనులు తప్పకుండా చేయించాలి. దీంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తోంది.

ఎన్నికలు నిర్వహించాలి



గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి సర్పంచులు బాధ్యతలు తీసుకుంటే పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గుతుంది. ప్రభుత్వం తొందరగా ఎన్నికలు నిర్వహించాలి. కార్యదర్శులకు ఒత్తిడి తగ్గించాలి. ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. గ్రామాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి.

– బాలరంగాచారి, గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శి, ఇందనూర్

కుటుంబ కలహాలకు దంపతులు బలి

- ఫ్యాన్‌కు ఉరేసుకున్న భర్త
- గాయాలతో చనిపోయిన భార్య
- దౌల్తాబాద్‌లో దుర్ఘటన



మహబూబ్, లతీఫా మృతదేహాలు



మహబూబ్ (ఫైల్)

దౌల్తాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన లతీఫా(25)కు దౌల్తాబాద్‌కు చెందిన మహబూబ్(30)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మహబూబ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పిల్లలు స్థానిక ఉర్దూమీడియం పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మాదిరిగానే పిల్లలను లతీఫా ఉదయాన్నే పిల్లను స్కూల్‌కు పంపించింది. ఉదయం 11 గంటలకు మహబూబ్ ఇంటికి చేరుకున్నాడు. ఆతర్వాత వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. సాయంత్రం ఇంటికి వెళ్లిన పిల్లలకు తండ్రి మహబూబ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. తల్లి లతీఫా గాయాలతో కింద పడి విగతజీవిగా ఉంది. ఈ విషయాన్ని పక్కనే ఉండే తమ మేనత్తకు చెప్పడంతో అందరూ వచ్చి పరిశీలించగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు. తన తమ్ముడు ఇంటికి రావడాన్ని తాను గమనించానని పక్కింట్లో హోటల్ నడిపే మహబూబ్ సోదరి ఫరీదా వాపోయింది. భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నారని భావించి తాను అటువైపు వెళ్లలేదని, అంతలోనే ఇంతటి దారుణం జరిగిపోయిందని రోదించింది. సంఘటన స్థలాన్ని కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అప్పిమ్మంటే.. అమ్మేశారు

- రుణం ఇస్తామని మార్టిగేజ్ పేరిట సేల్‌డీడ్
- ఆలస్యంలో వెలుగులోకి మధ్యవర్తుల లీలలు



బాధిత రైతు చంద్రయ్య

కుల్కచర్ల: అమాయకులే టార్గెట్‌గా పనిచేస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు నిరుపేద రైతులను నిలువుగా ముంచుతున్నారు. మంగళవారం తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన మాసగళ్ల చంద్రయ్యకు అప్పు అవసరం ఉండి గ్రామానికి చెందిన బసప్పను కలిశాడు. అతను గాలిగూడేనికి చెందిన నరేష్, పద్మారానికి చెందిన గణేష్‌ల దగ్గరకు తీసుకవెళ్లి అప్పు ఇప్పిస్తామని హామీ ఇప్పించాడు. అనంతరం ముగ్గురు కలిసి షాద్‌నగర్ పట్టణానికి చెందిన మల్లేశ్ దగ్గరకు వెళ్లగా ఆయన రూ.5లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో రైతు పొలం సర్వే నంబరు 440లో అర ఎకరం భూమిని మార్టిగేజ్ అని చెప్పి సేల్‌డీడ్ మల్లేశ్‌పై చేసుకున్నారు. మధ్యవర్తులైన నరేష్, గణేష్‌లు రైతుకు రూ.4 వడ్డీతో రూ.2.50 లక్షలు అందించి అందులో రూ.47వేల వడ్డీని ముందస్తుగా తీసుకున్నారు. మిగిలిన డబ్బును మధ్యవర్తులు పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం చంద్రయ్య తన భూమిని సేల్‌డీడ్ చేసుకున్నారని తెలిసి లబోదిబోమన్నారు. డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని.. తిరిగి భూమిని తనపై రిజిస్ట్రేషన్ చేయాలని మధ్యవర్తులను కోరగా మొహం చాటేశారు. ఈ వ్యవహారంపై బాధిత రైతు కుల్కచర్ల పోలీసులను సంప్రదించారు. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను సంప్రదించి 10రోజులు గడుస్తున్నా ఇంకా కేసు నమోదు చేయలేదు. ఇటీవల అంతారంలో జరిగిన సంఘటన కూడా ఇటువంటిదే కావడం గమనార్హం.

పాత పింఛన్ పునరుద్ధరించాలి



పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఉద్యోగులు

టీజీసీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్

కొడంగల్ రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్‌ను అమలు చేయాలని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీ యూనియన్(టీజీసీపీఎస్‌ఈయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరి క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీజీసీపీఎస్‌ఈయూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులంతా సంఘటితంగా కలిసికట్టుగా ఉద్యమించి పాత పెన్షన్ సాధించుకునేందుకు కృషిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల సీపీఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సిరిగిరిపేట్‌కు బీటీ రోడ్డు

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు



గ్రామానికి కొత్తగా వేసిన రోడ్డు

తాండూరు రూరల్: మండల పరిధిలోని సిరిగిరిపేట్ గ్రామానికి వేస్తున్న బీటీరోడ్డు పనులు మంగళవారంతో పూర్తయ్యాయి. పీడబ్ల్యూ రోడ్డు నుంచి గ్రామానికి 2 కిలో మీటర్ల దూరం ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి ఎమ్ఆర్ఆర్ నిధులు రూ.39 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలో ఆపేశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి బీటీ వేయించారు. పంచాయతీరాజ్ డీఈ నాగభూషణం పనులను పర్యవేక్షించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు శివాజీ మహారాజ్ శోభాయాత్ర

కొడంగల్ రూరల్: సనాతన ధర్మ పరిరక్షకుడు, హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను జయప్రదం చేయాలని హిందూ ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4గంటలకు శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నుంచి అభయాంజనేయస్వామి ఆలయం వరకు నిర్వహించనున్న శోభాయాత్రలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. రాత్రి 8 గంటలకు భక్తులకు అల్పాహారం ఉంటుందని తెలిపారు.

రోడ్డుపై అడ్డా కూలీ మృతి



మృతదేహం

తాండూరు: కూలీ పనుల కోసం అడ్డాపైకి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కొన్నేళ్లుగా రోజువారీ కూలీలకు అడ్డాగా ఉంది. నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూలీలు అడ్డాపైకి వచ్చి కూలీ పనులకు వెళుతుంటారు. మంగళవారం కూలీ పనులకు వచ్చిన 45 ఏళ్ల వయసున్న కూలీ రోడ్డు పక్కన ఉన్న దుకాణం ఎదుట పడిపోయాడు. మద్యం తాగి పడిపోయాడని అంతా భావించారు. సాయంత్రం వ్యక్తి పడిపోయిన ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మరణించిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

బస్టాండులో సెల్‌ఫోన్ చోరీ

మోమిన్‌పేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రషీద్ ఫోన్ మంగళవారం మధ్యాహ్నం బస్టాండులో చోరీకి గురైంది. విధుల నిర్వహణలో భాగంగా ఆయన వికారాబాద్‌కు బయలుదేరేందుకు మోమిన్‌పేట బస్టాండ్‌కు వెళ్లారు. సదాశివపేట నుంచి వికారాబాద్‌కు వెళ్లే బస్సు రావడంతో ఎక్కాడు. రెండు నిమిషాలకే ఐ ఫోన్ చూసుకోవడంతో లేదు. దీంతో చోరీకి గురైందని బస్సు దిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బస్టాండులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా వైర్లను ఎలుకలు తినడంతో పనిచేయడం లేదని ఆయన వాపోయారు.

గోనూర్‌కు బదిలీ చేయొద్దు

పోస్టింగ్‌ను నిరాకరించిన కార్యదర్శి

తాండూరు రూరల్: మండలంలోని పంచాయతీ కార్యదర్శుల బదిలీలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గోనూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రషీద్‌ను ఇటీవల బదిలీ చేశారు. అతడి స్థానంలో చిట్టిఘనాపూర్ పంచాయతీ కార్యదర్శి నవితకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆమె గోనూర్‌కు వెళ్లేందుకు ఇష్టం లేదని డీపీఓ కార్యాలయంలో మొరపెట్టుకుంది. దీంతో నవితను పెద్దేముల్ మండలం కందనెల్లితండాకు కార్యదర్శిగా మంగళవారం బదిలీ చేశారు. మండంలోని పలువురు గోనూర్ గ్రామానికి కార్యదర్శిగా వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

'సాక్షి' కృషి అభినందనీయం

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

కుల్కచర్ల: గ్రామీణ ప్రాంతాలలోని పదో తరగతి విద్యార్థుల అభ్యున్నతికి సాక్షి మీడియా ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమని కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల వార్డెన్ బాల్‌చందర్ అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండలం కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సాక్షి మీడియా ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి సాక్షి ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గోపాల్, రాజు, చందర్, బాల్‌రాజ్, పెంటయ్య, హరిప్రసాద్, పాండు పాల్గొన్నారు.



విద్యార్థులకు మెటీరియల్ అందజేస్తున్న వార్డెన్, ఉపాధ్యాయులు

మా భూములు లాక్కోవద్దు



డీటీ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేస్తున్న రైతులు

కుల్కచర్ల: వందేళ్ల నుంచి తమ పెద్దలు సాగుచేసుకుంటున్న భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవద్దని కుల్కచర్ల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు వారసత్వంగా వస్తున్న భూములను బంజారా భవన్‌కు ఇవ్వడం సరికాదన్నారు. సర్వే నంబరు 699లో నాలుగు ఎకరాలను ఎవరికీ కూడా ఇవ్వొద్దని కోరారు. కార్యక్రమంలో చంద్రయ్య, వెంకప్ప, మన్య మయ్య, బసప్ప తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నేత



అనంతగిరి: వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు, జిల్లా దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాలువా పూలబొకే అందించి, స్థానిక రాజకీయాలపై చర్చించారు.

చురుగ్గా జాతర ఏర్పాట్లు

రేపటి నుంచి పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు



వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్

బొంరాస్‌పేట: పోలేపల్లి రేణుకా ఎల్లమ్మతల్లి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం అధికారులు తాగునీటికి, మరుగుదొడ్లకు, స్నానపు గదులకు కావాల్సిన సామగ్రిని చేర్చారు. 20 ఎకరాల్లో 40 మొబైల్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఆరోగ్య సేవలు సైతం

భక్తులకు జాతరలో ఆరోగ్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీంద్రయాదవ్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్, హకీంపేట, అంగడి రాయిచూరు తదితర పీహెచ్‌సీల సిబ్బందితో సమీక్షించారు. జాతమహోత్సవాల్లో నిత్యం భక్తులకు ఉచిత వైద్యసేవలు అందించాలని సూచించారు.



మొబైల్ టాయిలెట్లు

ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు వెంకటయ్యగౌడ్, రాములు, యాదయ్య, ఎ.నర్సింలు, లక్ష్మి, బి.నర్సింలు, మేనేజరు రాజేందర్‌రెడ్డి, దుద్యాల ఎంపీడీఓ మహేశ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాఘవేందర్, పంచాయతీ కార్యదర్శులు రాధిక, మోహన్ తదితరులున్నారు.

స్నేహితుడి జ్ఞాపకార్థం విరాళం



వివేకానంద గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కు విరాళం అందజేస్తున్న మిత్రబృందం

అనంతగిరి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శంకర్‌పల్లి మండలం బుల్కాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ జ్ఞాపకార్థం ఆయన మిత్రబృందం ఓ అనాథశ్రమానికి విరాళం అందజేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలని ఆయన స్నేహితులు నిర్ణయించుకున్నారు. స్నేహితుల వద్ద నుంచి రూ.1.10లక్షలు అందగా వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు వెళ్లారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆ డబ్బును శ్రీనివాస్ పేరిట ఏదైనా అనాథాశ్రమానికి అందజేయాలని సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల సమక్షంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం సమీపంలో యజ్ఞ ఫౌండేషన్ వివేకానంద గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉజ్వల్‌రాజ్‌కు ఆ నగదు అందజేశారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మిత్రబృందాన్ని, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సోదరుడు బుచ్చిరాజ్, కానిస్టేబుల్స్ శ్రీశైలం, ప్రేమ్ సాయి, రాజ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్



నిందితుడు జర్పుల కుమార్

కద్లాల్: చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని పల్లెచెలకతండాలో చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్ కథనం ప్రకారం.. పల్లెచెలకతండాకు చెందిన జర్పుల మంగమ్మ, బీచ్యా భార్యాభర్తలు. ఈ నెల 3న ఉదయం కూలి పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. కాసేపటికి వారి పిల్లలు ఇంటికి తాళం వేసి స్కూల్‌కు వెళ్లారు. అదే తండాకు చెందిన జర్పుల కుమార్ ఇదే అదునుగా భావించి అక్కడే ఉన్న తాళం చెవితో ఇంటి తాళాలు తీసి బీరువాలో దాచి ఉంచిన నగదు ఎత్తుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం బీచ్యానాయక్ దంపతులు బీరువా తెరిచి చూడగా డబ్బులు కనిపించలేదు. బీరువాలో దాచి ఉంచిన రూ.1.10 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి కద్లాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు జర్పుల కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. చోరీకి పాల్పడిన రూ.1.10 లక్షల్లో రూ.10 వేలు ఖర్చు చేయగా, రూ.లక్షను నిందితుడి నుంచి రికవరీ చేశారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం ఆమనగల్లు కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.